క్లుప్తంగా

సామూహిక పొంగళ్లు



పొంగళ్లు పెట్టేందుకు వెళుతున్న గ్రామస్తులు

కోట: చిట్టేడులో పోలేరమ్మ జాతర కోలాహలంగా జరుగుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు సామూహిక పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు

ఇలావుంటే రోగాలు రావా!



బురదమయంగా ఓరుపల్లి వీధి

సైదాపురం: ఆ గ్రామానికి వెళ్లాలంటే తప్పనిసరిగా బురదలో కాలుపెట్టాల్సిందే. ఇంటి ముందు, వీధుల్లోనే పశువులను కట్టేస్తుండడంతో పేడతో కూడిన బురదంతా వీధుల్లో వ్యాపించడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈలాంటి దృశ్యం మండలంలోని తుమ్మలతలుపూరు గ్రామ పంచాయతీలోని ఓరుపల్లిలో నెలకొంది. అధికారులు స్పందించి వీధులను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఉద్యమాలతోనే సమస్యలకు పరిష్కారం



సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న సంఘ నేతలు

నాయుడుపేటటౌన్: ఉద్యమాలతోనే రైతుల సమస్యలను పరిష్కరించుకోవచ్చని రైతు కూలీ సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.సునీత అన్నారు. పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో ఆదివారం రైతు కూలీ సంఘ రాష్ట్ర మహాసభలకు సంబంధించి సావనీర్‌ను ఆ సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడానికి పాలకుల నిర్లక్ష్య విధానాలే ప్రధాన కారణమన్నారు. ఢిల్లీలో రైతులపై జరిగిన లాఠీచార్జ్‌ను ఆ సంఘ నాయకులు ఖండించారు. రైతు కూలీ సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీవీ రమణయ్య, ఆర్.సుబ్బారాయుడు జిల్లా నేతలు సీహెచ్ చినఓబయ్య పాల్గొన్నారు.

విద్యుత్ తీగలను అల్లుకున్న చెట్లు



తల్లంపాడు గ్రామానికి వెళ్లే మార్గంలో కరెంట్ తీగలకు అల్లుకున్న తీగలు

దొరవారిసత్రం : మండలంలోని తల్లంపాడు 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని తల్లంపాడు గ్రామానికి వెళ్లే రోడ్డులో 11 కేవీ విద్యుత్ తీగలను చెట్లు అల్లుకున్నాయి. చెట్ల బరువుకు విద్యుత్ తీగలు కిందకు వాలిపోయాయి. స్తంభాలు కూడా ఒక వైపునకు వాలాయి. ఈ విషయం తెలిసినా ట్రాన్స్‌కో సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికుల ఆరోపిస్తున్నారు. విద్యుత్ తీగలకు చెట్లు అల్లుకోవడం వల్ల విద్యుత్ పరమైన సమస్యలు ఎదురవుతున్నాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

ఘనంగా అయ్యప్ప అంబళం పూజ

వాకాడు: స్థానిక దళితవాడలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి అయ్యప్పస్వామి అంబళం పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులు విద్యుద్దీపకాంతులతో ఆలయాన్ని సుందరంగా అలంకరించి, అరటి బోదులతో గణపతి, సుబ్రమణ్యంస్వామి, అయ్యప్పస్వామికి మండపాలు నిర్వహించి పుష్పాలంకారం చేశారు. మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. రాత్రి భక్తులు శరణఘోషతో ఆలయ ఆవరణలో నృత్యం చేస్తూ పడిపూజ చేశారు. గురుస్వాములు శ్రీను, తిరుపాల్, శివశంకర్, మణి, సుబ్బారావు పాల్గొన్నారు.

దివ్యాంగులకు పరికరాల పంపిణీ

సైదాపురం: ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులు, వృద్ధులకు సోమవారం పరికరాలను పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ తెలిపారు. ఈసందర్భంగా అర్హులు ఎంపీడీఓ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు.

గంగ జాతరకు పటిష్ట చర్యలు

శ్రీకాళహస్తి: గంగ జాతరకు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు డీఎస్పీ నరసింహమూర్తి పేర్కొన్నారు. శ్రీకాళహస్తి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 10, 11న నిర్వహించే గంగ జాతరకు పటిష్ట భద్రత కల్పిస్తున్నామన్నారు. గంగ జాతర కోసం ఏర్పాటైన కమిటీలు బాధ్యత వహించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మొర ఆలకించరే?

- మొక్కుబడిగా రెవెన్యూ సదస్సులు
- అర్జీలిస్తున్నా పరిష్కారం కాని సమస్యలు
- లబోదిబోమంటున్న బాధితులు

సూళ్లూరుపేట: రాష్ట్రంలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులు ఏదో మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. ఏదో బాధితుల నుంచి అర్జీలు తీసుకుని మమ అనిపించే విధంగా వీటిని నిర్వహిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఎప్పటి నుంచో తీరని సమస్యలను ఇప్పుడు పరిష్కరించగలరా, ఇది నిజమేనా అని కూడా అంటున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 128 పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా నాకు పట్టాదారు పాసు పుస్తకాలు లేవు. నా భూమి వేరే వారి పేరు మీద ఉంది. గడిచిన 20 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూమికి పట్టాదారు పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకు రుణం పొందలేని పరిస్థితుల్లో వున్నామని మొర పెట్టుకునే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇంకా కొంతమంది ఇంటి నివాస స్థలాలు, వృద్ధాప్య పింఛన్ల కోసం కూడా అర్జీలు ఇస్తున్నారు. ఈ అర్జీలను నిజంగానే పరిష్కరిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. జన్మభూమి కార్యక్రమం తరహాలో అయితే అర్జీలు సమర్పించే కార్యక్రమంతోనే సరిపోతుందనే భావనలో బాధితులున్నారు.



పీసీటీ కండ్రిగలో మొక్కుబడిగా సాగుతున్న రెవెన్యూ గ్రామసభ (ఫైల్)

పట్టా కోసం తిరుగుతున్నా..



నాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కూలీ పనులకు వెళ్లందే పూట గడవదు. కుటుంబానికి ఆధారమైన 1.10 ఎకరాలు ప్రభుత్వ భూమి సర్వే నంబరు 150/3ఈలో ఉంది. ఈ భూమిని 15ఏళ్లుగా సాగు చేసుకుంటున్నా. ఈ భూమిపై రుణాలు, ప్రభుత్వ రాయితీలు పొందాలన్నా పట్టా లేకపోవడంతో ఏమీ పొందలేకపోతున్నా. ఈ భూమికి పట్టా మంజూరు చెయ్యాలంటూ కొన్నేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా. ప్రస్తుత రెవెన్యూ సదస్సులో కూడా పట్టా కోసం రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశా.

- తుమ్మా శేషయ్య, వేణుంబాకం ఎస్సీ కాలనీ, దొరవారిసత్రం

తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా...



సాదాబైనామా ద్వారా పట్టాదారు పాసుపుస్తకం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. కురుగొండలో సర్వే నంబర్ 105లో 36 సెంట్ల భూమికి పట్టాదారు పాసుపుస్తకం కోసం కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా. ప్రస్తుత రెవెన్యూ సదస్సుల్లో అయినా పాసుపుస్తకం ఇస్తారా అనేది అనుమానంగా వుంది. రెవెన్యూ సదస్సులో అయినా పరిష్కారం అవుతుందేమో చూడాలి.

-అనసూయమ్మ, కురుగొండ గ్రామం, ఓజిలి మండలం

వితంతు పింఛన్ కోసం అర్జీలిచ్చా...



నా భర్త రెండు నెలలు ముందు చనిపోయాడు. వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. పింఛన్ అందలేదు. అధికారులు ఏమీ చెప్పకపోవడంతో శనివారం కలిపేట సచివాలయంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పింఛన్ కోసం అర్జీ ఇచ్చాను. అధికారులు ఏమీ చేస్తారో చూడాలి.

తాతమారి పందమ్మ, కలివేడు, నాయుడుపేట మండలం

రికార్డులున్నా పాసుబుక్ రాలేదు...



గ్రామంలోని సర్వే నంబర్ 234-8లో 64 సెంట్ల భూమి వుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, 1బీ అడంగళ్ వున్నప్పటికీ పట్టాదారు పాసుపుస్తకం కోసం రెవెన్యూ అధికారులు తిప్పుకుంటున్నారు. నాలుగు నెలల ముందు గ్రీవెన్స్‌డేలో వినతి ఇచ్చినా ఫలితం లేదు. అందుకే శనివారం రెవెన్యూ సదస్సులో అర్జీ ఇచ్చా. ఇక తహసీల్దార్ దయ, నా ప్రాప్తం అంటున్నారు.

నెలబల్లి వెంకటస్వామి, పెళ్లకూరు మండలం

మామిడి పంటకు బీమా సౌకర్యం

దొరవారిసత్రం : మామిడి పంటకు పునర్ వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) చేసుకోవాలని దొరవారిసత్రం ఉద్యానవన అధికారిణి యామిని తెలిపారు. వాతావరణంలో వచ్చే ప్రతికూల మార్పులతో పంటకు నష్టం కలిగితే ప్రభుత్వం పరిహారం అందజేస్తుందని వెల్లడించారు. బీమాను బ్యాంక్ లేదా కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ, మీసేవా) కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీఎంఎఫ్‌బీవై పోర్టల్‌లో కూడా బీమా చేయించుకోవచ్చని తెలిపారు. బీమా చేసుకునే వారు బ్యాంక్ ఖాతా, ఆధార్, భూమి పాస్ పుస్తకం జిరాక్స్‌లు, పంట సాగు చేసినట్టు ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని తెలిపారు. ఎకరాకు రూ.1750 ప్రీమియం చెల్లిస్తే నష్టం జరిగినప్పుడు రూ.35 వేలు పరిహారం అందుతుందని తెలిపారు. సమాచారం కోసం 7995086941 లో సంప్రదించాలని సూచించారు.

అంకాళ పరమేశ్వరికి ప్రత్యేక పూజలు

రాపూరు: మండలంలోని వేపినాపి సమీపంలో ఉన్న పోతుకొండలో కొలువైన అంకాళ పరమేశ్వరికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అభిషేకం, ప్రత్యేక పుష్పాలతో పూలంగి సేవ చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించారు. పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు.

బ్రాహ్మణ సమాజం అంకితభావం గొప్పది



చలపతిరావును సన్మానిస్తున్న డీఎస్పీ, సభ్యులు

గూడూరురూరల్: సమాజం అభివృద్ధికి బ్రాహ్మణ సమాజం అంకితభావం ఎంతో గొప్పదని గూడూరు డీఎస్పీ వి.వి.రమణకుమార్ అన్నారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని ముంగమూరు సీతమ్మ బ్రాహ్మణ భవనంలో ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు యరగుడిపాటి చలపతిరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ రమణకుమార్ చిన్ననాటి స్మృతులు గుర్తు చేసుకున్నారు. వారు ఆ రోజుల్లో నేర్పిన చదువు వల్లనే తాను ఈరోజు ఈ స్థాయికి రావడం గర్వంగా ఉందన్నారు. అనంతరం కమిటీ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా వై.చలపతిరావు, అధ్యక్షుడిగా ఆనిమెళ్ల శివకుమార్, సెక్రటరి శ్రీనివాసులు, ట్రెజరర్ విద్యలత, కమిటీ సభ్యులుగా రామ్మూర్తి, సుబ్బారావు, వెంకటేశ్వరరావు, సుబ్రమణ్యం, సత్యనారాయణ, శ్రీనివాసకుమార్, లలితమ్మను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమణకుమార్‌తోపాటు నూతన కమిటీని సన్మానించి అభినందనలు తెలిపారు.

ఆర్చరీ క్రీడాకారులకు ఆర్థిక సాయం



ఆర్చరీ క్రీడాకారులను అభినందిస్తున్న ఎమ్మెల్యే

గూడూరురూరల్: పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆదివారం ఉదయం ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ ఆర్చరీ క్రీడాకారులకు తన సొంత నిధుల నుంచి రూ.30 వేలు, కోచ్‌కు రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గూడూరు ప్రాంతంలోని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా శిక్షణ ఇవ్వాలని కోచ్‌కు సూచించారు. ఇటీవల జాతీయ స్థాయిలో విలువిద్య పోటీల్లో బంగారు పతకం సాధించిన తరుణ్‌జత్యను ప్రత్యేకంగా అభినందించారు. వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు వేగూరు రాజేంద్రప్రసాద్, హాకీ కోచ్ దీపక్ ఆకాష్, వాకర్స్ వసంత్‌కుమార్, సేగు వెంకటేశ్వర్లు, రమేష్, లవకుమార్, కోటేశ్వరరావు, చిరంజీవి, పురుషోత్తం పాల్గొన్నారు.

నాల్గవ రోజూ నిరసన



నిరసన వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘ నాయకులు

చిల్లకూరు: గూడూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కార్మికుల పట్ల వివక్ష చూపుతున్నారని కార్మిక సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు నాల్గవ రోజు ఆదివారమూ కొనసాగాయి. గూడూరులోని ఆర్టీసీ డిపో ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్మిక సంఘం నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్‌డబ్ల్యూఎఫ్‌లో సభ్యత్వం ఉన్న కార్మికులను ఆర్టీసీ డిపో మేనేజర్ వివక్షకు గురిచేస్తూ అక్రమంగా సస్పెండ్ చేస్తున్నారని అన్నారు. అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని లేకుంటే రీజనల్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజినల్ అధ్యక్షుడు మల్లికార్జున్, డిపో నాయకులు వెంకటేశ్వర్లు, ఎం.శేషయ్య, సీహెచ్ రాము, కిరణ్, సీఐటీయూ నేతలు సురేష్, అడపాల ప్రసాద్, చంద్రయ్య పాల్గొన్నారు.

తారు లేచిపోవడంతో మట్టి రోడ్డును తలపిస్తున్న వేణుంబాకం రోడ్డు



అధ్వాన్నంగా వేణుంబాకం రోడ్డు

మండలంలోని వేణుంబాకం రోడ్డు గుంతలతో అత్యంత అధ్వాన్నంగా మారింది. రోడ్డుపై వేసిన తారు లేచిపోయింది. పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు నిలిచింది. ఈ రోడ్డు జాతీయ రహదారి నుంచి వేణుంబాకం గ్రామం వరకు 5 కిలోమీటర్లు ఉంది. ప్రయాణం నరకంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వేణుంబాకం రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. - దొరవారిసత్రం



వేణుంబాకం రోడ్డుపై ఏర్పడిన గుంతలు

ఇసుక తరలించకుండా అడ్డుకట్ట

- వాటిని తొలగించి స్వర్ణముఖి నదిలోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు
- రెవెన్యూ అధికారుల హెచ్చరిక



తుమ్మూరు సమీపంలో స్వర్ణముఖి నది వద్ద అడ్డుకట్టలు వేసిన అధికారులు

నాయుడుపేటటౌన్: మండల పరిధిలోని తుమ్మూరు సమీపంలో స్వర్ణముఖి నది నుంచి ఇసుక తరలించకుండా పొర్లుకట్ట వద్ద రెవెన్యూ అధికారులు అడ్డుకట్ట వేశారు. సాక్షిలో యథేచ్ఛగా ఇసుక రవాణా అంటూ వచ్చిన కథనంతో అధికారులు స్పందించారు. తుమ్మూరు సమీపంలో నది వద్ద రెండు చోట్ల ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలించకుండా జేసీబీలతో పొర్లుకట్టల వద్ద గుంతలు తవ్వి అడ్డుకట్టలు వేశారు. అడ్డుకట్టలను తొలగించి ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రాజేంద్ర హెచ్చరించారు. తుమ్మూరు సమీపంలో స్వర్ణముఖి నదిలో బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జిల వద్ద ఇసుక అక్రమ తవ్వకాలతో పెద్ద పెద్ద గుంతలుగా మారిన తీరును సైతం అధికారులు పరిశీలించారు.

నేడు గులించర్లలో రెవెన్యూ సదస్సు

సైదాపురం: మండలంలోని గులించర్ల, కృష్ణారెడ్డిపల్లి, తొత్తాం, మునగపాడు గ్రామాల్లో సోమవారం రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ రమాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. సదస్సుకు రైతులతోపాటు సమస్యలు ఉన్న ప్రతిఒక్కరూ హాజరై అర్జీ రూపంలో విన్నవించుకోవాలని కోరారు.

కండలేరులో 55.072 టీఎంసీల నీరు

రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 55.072 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. వరద కాలువ నుంచి 200 క్యూసెక్కులు, సోమశిల జలాశయం నుంచి 3,700 క్యూసెక్కుల నీరు వస్తోందని తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,600, లోలెవల్ కాలువకు 10, హైలెవల్ కాలువకు 120, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ముగిసిన అఖండ జ్యోతి పూజోత్సవం



అన్నదానంలో సేవా సంఘం సభ్యులు

నాయుడుపేటటౌన్: పట్టణంలోని గాంధీ పార్కు సమీపంలో జరిగిన భగవాన్ అయ్యప్పస్వామి అఖండ జ్యోతి పూజోత్సవం ఆదివారం అన్నదాన కార్యక్రమంతో ఘనంగా ముగిసింది. ముందుగా అయ్యప్పస్వామి ప్రతిమ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక పారిశ్రామికవేత్త పెసల జయబాబు సోదరులు కిషోర్‌బాబు, రమేష్‌బాబుతో కలసి అయ్యప్పస్వామి సేవా సంఘ నిర్వాహకులు అన్నదానం ప్రారంభించారు. ఈ సందర్భంగా అఖండ జ్యోతి పూజోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలను, అధికారులను అయ్యప్ప సేవా సంఘ అధ్యక్షుడు కామిరెడ్డి రాజారెడ్డి, కె.సుబ్రమణి, జలదంకి వెంకటకృష్ణారెడ్డి, చిరువేళ్ల మునిరాజా కృతజ్ఞతలు తెలిపారు.

పాలూరు వాసికి విశిష్ట అవార్డు



శ్రీనివాసరాజుకు అవార్డును ప్రదానం చేస్తున్న చీఫ్ జస్టిస్ సూరేపల్లి నంద

సైదాపురం: మండలంలోని పాలూరు రాజుపాళెం గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు కామధేను అవార్డును అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో సోషల్ సర్వీసు విభాగంలో సేవలు అందించినందుకు గాను శ్రీనివాసరాజు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ సూరేపల్లినంద చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. అవార్డు రావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ప్రభాస్ ఫ్యాన్ అధ్యక్షునితోపాటు వైఎస్సార్‌సీపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు.

కాలువలు గలగల.. పంటలు కళకళ

- నిండిన చెరువులు
- పొలం పనుల్లో రైతన్నల బిజీబిజీ
- పల్లెలను కప్పేసిన పచ్చదనం
- పుష్కలంగా సాగునీరు



గోకులకృష్ణ కళాశాల ప్రాంతంలో పచ్చని పైర్లు

సూళ్లూరుపేట: ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో వరి పైర్లు కళకళ లాడుతూ సాగునీటి కాలువల్లో గలగలా నీళ్లు ప్రవహిస్తున్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గం ప్రాంతంలో అక్టోబర్ 15 రబీ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి అప్పుడప్పుడూ కురిసిన వర్షాలకు రైతన్నలు వరి నాట్లు వేసుకుంటున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన వర్షాలకు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మెట్టప్రాంతం రైతులు ఎల్లిపైర్లు వేసుకున్నారు. బోర్ల కింద వ్యవసాయం చేసే రైతులు నార్లు పోసి నాటుకున్నారు. నవంబర్ నెల మొదలైనప్పటి నుంచి వర్షాలు పడుతూనే వుండడంతో వరి పైర్లకు ప్రాణంపోసినట్టైంది. డిసెంబర్ మొదటి వారం బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను ప్రభావంతో చెరువులకు సమృద్ధిగా నీరు చేరింది. దీంతో వరి పైర్లు పచ్చగా కళకళలాడుతూ పంటలు దర్శనమిస్తున్నాయి. కాళంగి నదికి అనుసంధానంగా దొరవారిసత్రం మండలం తనియేలి ఆనకట్ట వద్దకు వర్షం నీళ్లు చేరడంతో తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాలకు వరప్రదాయినిగా వున్న నెర్రికాలువ విజృంభించి ప్రవహిస్తూ ఈ మూడు మండలాల్లో 12 చెరువులకు నీళ్లు అందిస్తోంది. అదేవిధంగా జిల్లా పరిధిలోని వరదయ్యపాళెం మండలం చెంచురామశెట్టి కండ్రిగ వద్ద ఇటీవలే నిర్మించిన పాములకాలువ ఆనకట్టకు కూడా వర్షపు నీళ్లు భారీగా చేరడంతో పాములకాలువ సప్లయ్ చానల్‌లో నిండుగా నీళ్లు ప్రవహిస్తూ అక్కడ నుంచి మాంబట్టు, కాదలూరు, వెండ్లూరుపాడు లాంటి భారీ చెరువులకు సాగునీరు అందిస్తోంది. అయితే ఈ వర్షాల వల్ల సాగునీటి కాలువల సౌకర్యం వున్న చోట చెరువులకు సమృద్ధిగా సాగునీరు అందుతోంది. వర్షాధారంతో మాత్రమే నిండాల్సిన చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. దీంతో ఈ ఏడాది పంటలకు ఇబ్బంది లేదని, సమృద్ధిగా పండుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పంటలు పుష్కలంగా వుండి పల్లెల్లో పచ్చదనంతో వరిపైర్లు కళకళలాడుతున్నాయి. ఈ నెల మొదటి నుంచి ముసురుపట్టి వర్షం కురవడంతో పాటు తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసి చెరువులు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. మామూలుగా అక్టోబర్, నవంబర్ నెలలను ఈ ప్రాంతంలో తుపాను మాసాలన పిలుస్తుంటారు. ఈ రెండు నెలల్లోనే సాధారణంగా అత్యధిక వర్షపాతం నమోదై పెద్ద పెద్ద కాలువలు, నదులు ప్రవహించి పులికాట్ సరస్సుకు స్వల్పంగా నీళ్లు చేరినప్పటికీ ఈనెలలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసి ఆశించిన వర్షంపాతం నమోదైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 124.5 మి.మీల సాధారణ వర్షపాతానికిగాను 109 మి.మీ వర్షపాతం నమోదైంది. అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 203.5 మి.మీ కాగా 282.3 మి.మీ వర్షపాతం నమోదైంది. నవంబర్‌లో సాధారణ వర్షపాతం 288.9 కాగా 282.9 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఒక డిసెంబర్ నెలలో సాధారణ వర్షపాతం 144.9 మిమీ కాగా ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటిదాకా 168 మిమీ వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు వివరించారు. ఇక ఈనెలలో బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం, వాయుగుండం లాంటివి వస్తే వర్షపాతం పెరిగే అవకాశం లేకపోలేదు.



వర్షాలతో పొలం నిండా నీళ్లు చేరడంతో కళకళలాడుతున్న వరినాట్లు



చెరువులకు సాగునీటిని అందిస్తున్న నెర్రికాలువ